క్లుప్తంగా

విశ్వనాథ్‌రెడ్డి 38వ వర్ధంతి



ఎల్కతుర్తి : భీమదేవరపల్లి మండలం ముల కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ బ్యాంక్ ఆవరణలో సొసైటీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏకే విశ్వనాథ్‌రెడ్డి 38వ వర్ధంతిని శనివారం బ్యాంక్ చైర్మన్ అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలక వర్గ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులతో కలిసి విశ్వనాథరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. విశనాథరెడ్డి బ్యాంక్ అధ్యక్షుడిగా కొనసాగి పాలక వర్గానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం సీనియర్ సభ్యులు ఏనుగు వీరమల్లారెడ్డి, ఏనుగు వీరారెడ్డి, బ్యాంక్ జనరల్ మేనేజర్ మారుపాటి రామ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కడారి ఆదామ్, కార్యకర్గ సభ్యులు కూన కనుకయ్య, మారుపాటి జయ్‌పాల్‌రెడ్డి, కంకల భాగ్య, వీరయ్య, అంబాల రాములు, ఈర్ల మూగయ్య, బేల కనుకమ్మ, కంది రవీందర్ రెడ్డి, కర్రె మహేందర్, శ్రీనివాస్, బుచ్చయ్య, బాషు, వీరన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే రైతులకు న్యాయం

ధర్మసాగర్ : కాంగ్రెస్ పార్టీతోనే రైతు రాజ్యం సాధ్యమవుతుందని, రైతులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీసీ మండల అధ్యక్షుడు గంటే రాజ్‌కుమార్ యాదవ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందని తెలిపారు. ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో రైతుల కళ్లలో సంతోషం కనిపిస్తోందని తెలిపారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

పరామర్శ..



ఆత్మకూరు : మండలంలోని అక్కంపేటలో బీఆర్‌ఎస్ నాయకుడు బొల్లెబోయిన రవియాదవ్ తల్లి కేతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూస కుమారస్వామి పాల్గొన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

హన్మకొండ : అగ్రవర్ణ పేదల కోసం 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి, హసన్‌పర్తి రెడ్డి సంఘం అధ్యక్షుడు వీసం సురేందర్ రెడ్డి కోరారు. ఈమేరకు హనుమకొండ హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డిని వారు శనివారం కలిసి వినతి పత్రం అందించారు. గతేడాది అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్‌ను అమలు చేయకపోవడంతో అగ్రవర్ణ పేద విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.

నేడు వార్షిక సమావేశం

కాశిబుగ్గ : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వార్షిక సమావేశాన్ని దేశాయిపేట రోడ్డు కేఆర్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. కాశిబుగ్గలోని మెయిన్ బ్రాంచ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉత్తమ సేవలందిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తోందని వివరించారు. 2023 – 24వ ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ పూర్తి చేసుకొని పటిష్టమైన స్థితిలో ఉందని తెలిపారు. వాటాదారులు, ఖాతాదారులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రదీప్‌రావు కోరారు. సమావేశంలో సీఈఓ సత్యనారాయణ రావు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సామాజిక బాధ్యత తెలిసినవారే గురువులు

విద్యారణ్యపురి: సామాజిక బాధ్యత తెలిసినవారే నిజమైన గురువులు అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి కొనియాడారు. హనుమకొండ జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు భిక్షపతి, స్కూల్ అసిస్టెంట్ శేరివీరయ్య ఉద్యోగ విరమణను పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ ఎంఈఓ రాంకిషన్‌రాజు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా పాఠశాలను మరిచిపోకుండా సేవలందించవచ్చని కార్యక్రమంలో హెచ్‌ఎం భాస్కర్ రెడ్డి, పలు సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాలు జరిగినా పట్టింపులేదు..

- గతేడాది వర్షాలకు కొట్టుకుపోయిన సీసీ రోడ్డు గ్రావెల్
- మరమ్మతులు చేపట్టని అధికారులు
- రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం



గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన గ్రావెల్

నడికూడ : గతేడాది కరిసిన వర్షాలకు కోతకు గురైన రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. అధికారులు, పాలకుల కళ్లకు కనిపిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఇటువైపు రాత్రివేళల్లో వచ్చే వాహనదారులు ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని ముస్త్యాలపల్లి నుంచి చౌటుపర్తి గ్రామానికి వెళ్లే ప్రధానరోడ్డు గతేడాది క్రితం కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది. అలాగే చౌటుపర్తి నుంచి ముస్త్యాలపల్లి దర్గాకు వెళ్లే సీసీ రోడ్డు కింద గ్రావెల్ కొట్టుకుపోయి పెద్ద బుంగ ఏర్పడింది. దీంతో ప్రమాదపుటంచున ప్రయాణాలు కొనసాగిస్తున్నామని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పలు చోట్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజలు తీవ్ర అవసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఆదేశించినా..

ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అయినా అధికారులు మాత్రం ఈ రోడ్డు సమస్యను పరిష్కరించకుండా పెడచెవిన పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, స్థానికులు, వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.



కోతకు గురైన ముస్త్యాలపల్లి నుంచి చౌటుపర్తి గ్రామానికి వెళ్లే రోడ్డు

'టెక్స్‌టైల్' నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి

నర్సంపేట : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత రైతు సమైక్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో సుమారు 1300 ఎకరాల రెండు పంటలు పండే భూమిని రైతుల నుంచి బలవంతంగా సేకరించిందని చెప్పారు. ఎనిమిదేళ్లు గడచినా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. దాంతోపాటు ఉపాధి, నివాసం కల్పించాలని అన్నారు. పరిశ్రమలకు ఉపయోగపడని భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు సమైక్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

విద్యుత్ ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి



హన్మకొండ : విద్యుత్ ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ కోరారు. ఈమేరకు హనుమకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని పలువురు నాయకులు శనివారం కలిసి సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాని కోరారు. సీఎంకు వినతి పత్రం అందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఎస్‌ఈఈయూ –327 ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దొనికల సదయ్య, వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్య గౌడ్, నాయకులు మొహిసిన్ ఖాన్, సీహెచ్.సతీష్ పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడికి పరామర్శ



గీసుకొండ : ఎల్లమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ధర్మారెడ్డి, నాయకులు



పర్వతగిరి : బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దేవేందర్‌రావు

గీసుకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం ప్రాంతానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గట్టికొప్పుల రాంబాబు, అతడి సోదరుడు రమేశ్‌లను వారి తల్లి ఎల్లమ్మ ఇటీవల మృతి చెందగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం పరామర్శించారు. తొలుత ఎల్లమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వసంతాపూర్‌లో మృతి చెందిన రాపల్లి సత్తెమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషా శివకుమార్, గద్దె బాబు, బీఆర్‌ఎస్ నాయకులు గోలి రాజయ్య, దామోదర్, బాబూరావు, నాసం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

విలేకరికి..

పర్వతగిరి : మండల కేంద్రానికి చెందిన ఓ పత్రిక విలేకరి కొల్లూరి నాగరాజుని అతడి కుమారుడు రేవంత్‌కుమార్ ఇటీవల మృతి చెందిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు శనివారం పరామర్శించారు. రేవంత్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల అనిల్, నాయకులు ఆడెపు కుమారస్వామి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.



రాయపర్తి : బియ్యం అందిస్తున్న శ్రీనివాస్

ఊకల్‌లో..

రాయపర్తి : మండలంలోని ఊకల్ గ్రామంలో దీకొండ కరుణాకర్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని స్థానికుడు పాల శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం బియ్యం, నగదు సాయంగా అందజేశారు. కార్యక్రమంలో పాల యాకన్న, తేరాల మధు, మూడిక యాకన్న, దీకొండ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.

పేద మహిళకు మందుల అందజేత



కాజీపేట: కాజీపేట పట్టణంలో పక్షవాతంతో బాధపడుతూ మందులు లేక తల్లడిల్లుతున్న ఓ నిరుపేద మహిళకు కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ రెండు నెలలకు సరిపడా మందులను కార్యకర్తల ద్వారా శనివారం అందజేశారు. పట్టణానికి చెందిన గుజ్జుల లలిత ఆరు నెలల కింద పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయింది. కుటుంబ పోషణ భారంగా మారడంతో మందుల కోసం లలిత అవస్థలు పడుతోందని తెలుసుకున్న అభినవ్ భాస్కర్.. గతంలో ఆరు నెలలకు సరిపడా మందులు అందించారు. ఇటీవల ఆ మందులు అయిపోయాయని తెలుసుకుని మరో రెండు నెలలకు సరిపడా మందులను మద్దెల కార్తీక్ ద్వారా కార్పొరేటర్ అందించారు.

డీఈఓ కార్యాలయ ఏడీ రాంకుమార్‌కు సన్మానం

విద్యారణ్యపురి: హనుమకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాంకుమార్ ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈక్రమంలో హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఆయనను ఉద్యోగులు శనివారం సన్మానించారు. డీఈఓ ఎండీ.అబ్దుల్‌హై, ఏసీజీఈ చలపతిరావు, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్‌రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానంలో పాల్గొనండి

కాశిబుగ్గ: తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రెడ్ క్రాస్ సొసైటీ పిలుపు మేరకు కాశిబుగ్గ జంక్షన్ సమీపంలోని సాయి అమ్ము రెసిడెన్సీలో ఆదివారం నిర్వహించనున్న రక్తదానం శిబిరంలో దాతలు పాల్గొని రక్తదానం చేయాలని నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. శిబిరం ఉదయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

పోతన.. యాతన!



పోతన మహిళా హాస్టల్ భవనం ఇదే

- సమస్యల వలయంలో పోతన మహిళా హాస్టల్
- శిథిలావస్థకు చేరి ఊడుతున్న పెచ్చులు
- అపరిశుభ్రంగా టాయ్‌లెట్స్
- ఇటీవల ఫ్యాన్ ఊడిపడి విద్యార్థినికి తీవ్రగాయాలు

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటయ్యాక నిర్మించిన పోతన బాయ్స్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఆహాస్టల్‌కు మరమ్మతులు చేపడుతున్నామని, అమ్మాయిలకు కేటాయిస్తామని అప్పటి వీసీ తాటికొండ రమేశ్ హయాంలో ఆగస్టు 2002లో బాత్‌రూమ్‌లకు టైల్స్ వేయించినట్లు, అందుకు రూ.3 లక్షలు వెచ్చించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత న్యాక్ బృందం విజిట్ చేసే ముందు కూడా అన్ని హాస్టళ్ల మరమ్మతులు చేస్తున్నామని విద్యార్థులకు సెలవులిచ్చి హాస్టళ్లు మూసేశారు. అప్పట్లో పోతన హాస్టల్ భవనానికి కేవలం బయట మాత్రమే పేయింట్ వేయించారు. అందుకు రూ.6లక్షలు వెచ్చించినట్లు లెక్కలు చూపెట్టారు. అనంతరం గర్ల్స్ హాస్టల్‌గా మార్చేందుకు పోతన హాస్టల్‌కు ప్రహరీని రూ.25లక్షల వ్యయంతో నిర్మించారు. పోతనను బాయ్స్ హాస్టల్‌గానే కొనసాగించాలని గతేడాది కొన్ని రోజులపాటు విద్యార్థులు ఆందోళన చేసినా పట్టువీడకుండా అప్పటి వీసీ పోతన మహిళా హాస్టల్‌గా బోర్డు పెట్టి అందులో వసతి ఉన్న బాయ్స్‌కు క్యాంపస్‌లోని న్యూ పీజీ హాస్టల్‌కు పంపారు.

మరమ్మతులేవి?

అమ్మాయిలు ఉండేలా పోతన హాస్టల్‌లో మరమ్మతులు చేపట్టామని చెప్పిన అప్పటి యూనివర్సిటీ అధికారులు ఆహాస్టల్‌లో సుమారు 250 మంది విద్యార్థినులకు కేటాయించారు. ఇప్పుడు పలు సమస్యలతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్నాయి. హాస్టల్‌కు డ్రెయినేజీ వ్యవస్థ సరిగాగ్గాలేదు. విద్యార్థులు ఉపయోగించుకుంటున్న వాష్ రూమ్స్ టాయ్‌లెట్స్‌ను సరిగ్గా శుభ్రం చేయించడం లేదని శుక్రవారం పోతన హాస్టల్‌ను సందర్శించిన కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి ఎస్.వాసుదేవరెడ్డి హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్‌కుమార్ గుర్తించారు. గురువారం రాత్రి పోతనహాస్టల్‌లోని ఓ గదిలో ఫ్యాన్ ఊడిపడడంతో ఎంఏ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్న సంధ్యపై పడి నుదటికి తీవ్ర గాయమైంది. ఈఘటన అనంతరం పోతన హాస్టల్ విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళన చేశారు. దీంతో రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి ఎస్.వాసుదేవరెడ్డి, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎల్‌పీ రాజ్‌కుమార్ హాస్టల్‌ను పరిశీలించారు. హాస్టల్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదని, అపరిశుభ్రవాతావరణం ఉందని యూనివర్సిటీ అధికారులు గుర్తించారు.

'సమ్మక్క సారలమ్మ'కు మార్చే యోచన

పోతన హాస్టల్ విద్యార్థులను సమ్మక్క సాలరమ్మ హాస్టల్ భవనంలోకి షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో యూనివర్సిటీ అధికారులున్నారు. ఈభవనాన్ని ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించిన వారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించారు. కొన్ని నెలల క్రితం భవన నిర్మాణం పూర్తయ్యింది. ఇందులో 200 బెడ్స్ ఏర్పాటుకు ఇటీవల జరిగిన కేయూ పాలక మండలిలో ఆమోదం లభించినట్లు కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి శనివారం తెలిపారు.

బీమాతో కుటుంబానికి ధీమా



ఎల్కతుర్తి : బీమా చెక్కు అందజేస్తున్న చైర్మన్ రవీందర్‌గౌడ్

ఎల్కతుర్తి : ప్రతిఒక్కరూ బీమా పాలసీ పొంది వారి కుటుంబానికి ధీమా కల్పించాలని కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, విశాల సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్ అన్నారు. ఎల్కతుర్తి బ్రాంచ్‌లో ముగ్గురు ఖాతాదారులు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందారు. మృతి చెందినవారు బీమా పాలసీ పొందిఉండగా ఒక్కొక్కరికీ రెండు లక్షల చొప్పున ముగ్గురు వారి నామినీలకు చెక్కులను శనివారం అందించారు. దండేపల్లి గ్రామానికి చెందిన గూనిగంటి సరిత, అలబోయిన లత (మాణిక్యాపూర్), లొల్లెటి శ్రీలత (చింతలపల్లి)లకు రెండు లక్షల చొప్పున అందజేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రవీందర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఖాతాదారుల సంక్షేమమే బ్యాంకు లక్ష్యమన్నారు. ప్రతిఒక్కరూ బీమా పాలసీ పొంది ఉండాలని సూచించారు. ఖాతాదారులు ప్రధానమంత్రి జీవన జ్యోతి, సురక్ష బీమా కలిగి ఉండాలని, కేవలం రూ.450 చెల్లించి బీమా సౌకర్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ స్రవంతి, ఫీల్డ్ ఆఫీసర్ ప్రవీణ్, వైస్ చైర్మన్ శేషగిరి, ఎఫ్‌ఎల్‌సీ లింగమూర్తి బ్యాంక్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.

శాయంపేట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధామంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని బీజేపీ మండల నాయకుడు పెద్దిరెడ్డి సితారాంరెడ్డి అన్నారు. మండలంలోని ప్రగతిసింగారంలో శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష బీమా, జీవనజ్యోతి, బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి పథకం, పసల్ బీమా యోజన పథకాలపై వాలంటరీ ఇంటిగ్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రజలకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన



విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ రాంకిషన్‌రాజు

కమలాపూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన లభిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఎంఈఓ ఇ.రాంకిషన్‌రాజు కోరారు. మండలంలోని శంభునిపల్లి, దేశరాజుపల్లిలో గల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను, ఉప్పల్‌లోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్‌బుక్స్ అందాయా.. లేదా? అని ప్రధానోపాధ్యాయుడిని అడిగితెలుసుకున్నారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల పనితీరు, విద్యాపరమైన విషయాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీరోజు తప్పనిసరిగా పాఠశాలలకు వచ్చి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

- పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి



రిటైర్డ్ ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న పీఆర్టీయూ నాయకులు

ఆత్మకూరు : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని హౌజుబుజుర్గులో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు సమ్మిరెడ్డిని శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మిరెడ్డి సేవలను ప్రతీ ఉపాధ్యాయుడు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు క్రమపద్ధతిలో జరగడంలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీహరి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సుభాకర్‌రెడ్డి, ఆత్మకూరు కాంప్లెక్స్ హెచ్‌ఎం నిర్మలకుమారి, ఆత్మకూరు మండల అధ్యక్షుడు అబ్బు బుచ్చిరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి భుజంగరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎడ్ల ఉపేందర్‌రెడ్డి, కొప్పుల రమేశ్‌బాబు, కందగట్ల ప్రభాకర్, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల ఆరోగ్యం కోసమే వైద్యశిబిరాలు



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది

శాయంపేట : కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వం కార్మిక శాఖ, సీఎస్సీ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ సర్పంచ్ కందగట్ల రవి అన్నారు. శాయంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం సీఎస్సీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కలిగిన వారికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించగా ఆయన హాజరై ప్రారంభించారు. ఈ శిబిరంలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ, విజన్ స్క్రీనింగ్ టెస్ట్, ఆడిటరీ టెస్ట్‌లను నిర్వహించారు. వారం రోజుల్లో రిపోర్ట్స్‌ను అందజేస్తామని వైద్య సిబ్బంది సూచించారు. జిల్లా కో ఆర్డినేటర్ హరీష్, క్యాంపు కో ఆర్డినేటర్ నాగరాజు, టీం సభ్యులు అనిల్, అపర్ణ, రాజశేఖర్, సందీప్ పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో మూగజీవాలు బలి



విద్యుదాఘాతంతో మృతి చెందిన గేదెలు

దామెర : విద్యుదాఘాతంతో పాడిగేదెలు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోల్సాని ఇంద్రారెడ్డి, కుక్కల మల్లయ్య, మైల గవాస్కర్‌కు చెందిన పాడి గేదెలను పశువుల కాపరి గ్రామ సమీపంలోని గుట్ట వెనుకవైపు మేతకు తీసుకెళ్లాడు. కాగా శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలికి టేకు చెట్టుకొమ్మ విరిగి విద్యుత్‌లైన్‌పై పడగా వైరు తెగిపోయింది. దీంతో అక్కడే పచ్చిక మేస్తున్న 6 గేదేలు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతిచెందాయి. వీటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. పశువులపై ఆధారపడే జీవిస్తున్నామని బాధితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరారు. కాగా విద్యుత్ ఏఈ గుర్రం రమేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. బాధితులకు పరిహారం అందే విధంగా చూస్తామని తెలిపారు.

నేడు మహాజనసభ

ఆత్మకూరు : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక మహాజనసభ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఓంప్రకాశ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ చైర్మన్ ఏరుకొండ రవీందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సభకు సంఘ సభ్యులు, పాలకవర్గం, సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. ఈ సభలో రైతుబంధు పథకం గురించి చర్చ జరుపనున్నట్లు తెలిపారు.

వివక్షకు పాల్పడితే చర్యలు తప్పవు



నెక్కొండ : ఇతరుల పట్ల వివక్షకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆర్‌ఐ నరేందర్ స్పష్టం చేశారు. మండలంలోని నెక్కొండ తండా జీపీ పరిధిలో శనివారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. సమాజంలో అంటరానితనం దుర్మార్గమని చెప్పారు. అంటరానితనం పాటిస్తే అభివృద్ధిలో వెనకబడిపోతామని అన్నారు. ప్రజల హక్కులు, విధుల గురించి అవగాహన కల్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సమాజంలోని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఎం శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వాసంతి, ఏఈఓ వసంత పాల్గొన్నారు.